ప్రజాశక్తి
శుక్రవారం 13 సెప్టెంబర్ 2024
5
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు





అంగన్‌వాడీ కేంద్రంలో సిడిపిఒ విచారణ

ప్రజాశక్తి - వలేటివారిపాలెం : అంగన్‌వాడీ ఉద్యోగం కోసం స్థానికత పత్రాలు సృష్టించి అధికారులను సైతం తప్పుదోవ పట్టించేలా కొండసముద్రం 2 అంగన్‌వాడీ కార్యకర్త తాటిపర్తి శిరీష వ్యవహరిస్తుందని గ్రామ స్తులు పలువురు ఆరోపించారు. ఇటీవల గ్రీవెన్స్ లో గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందుకూరు సిడిపిఒ కె శర్మిష్ట ప్రకాశం, సూపర్ వైజర్ సునీత గురు వారం గ్రామంలో విచారణ చేశారు. గ్రామస్తులను అది. కారులకు వాస్తవాలు వివరిం చారు. వాస్తవాలను అధికారులు పరిశీలించి స్థానికులకు అవకాశం కల్పించాలని గ్రామస్తులు సిడిపిఒ శర్మిష్ట కు విజ్ఞప్తి చేశారు. గామ నాయకులు మన్నం చిరంజీవి, నలమోతు రాంబాబు, ఉన్నం సురేష్ బాబు, గుర్రం నాగార్జున ఉన్నారు.



విచారణ చేస్తున్న సిడిపిఒ

సింహపురితో 'సీతారాం'కు అనుబంధం

పలుమార్లు జిల్లాకు రాక - 'జక్కా'తో మంచి స్నేహం



సీతారాం ఏచూరి (ఫైల్)

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మృతి చెందారు. గత కొంత కాలంగా చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. సీతారాం ఏచూరికి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ జరిగిన అనేక ప్రజా ఉద్యమాలను ఆయన చూశారు. సిపిఎం సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఎ జక్కా వెంకయ్యతో ఆయనకు ప్రత్యేక స్నేహం ఉంది. రాష్ట్ర స్థాయిలో జరిగే పార్టీ సమావేశాలు, జాతీయ స్థాయిలో జరిగే అనేక సభల్లో వీరిద్దరికీ మంచి అనుబంధం ఉండేది. జక్కా వెంకయ్య కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న సమయంలో సీతారాం ఏచూరితో ఆయనతో కలిసి సమావేశాల్లో పాల్గొనడంతో నెల్లూరు, ఇక్కడ ఉద్యమాలు, ఇతర అంశాలపై చర్చలు సాగేవని తెలిసింది. 1987లో యుటిఎఫ్ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వోదయ కళాశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. అప్పుడే సీతారాం ఏచూరి నెల్లూరుకు వచ్చారు. యువ నాయకుడిగా ఆయన చేసిన ప్రసంగం, ఉపాధ్యాయుల్లో మంచి స్పందన వచ్చిందని చెబుతారు. సిపిఎం, టిడిపి మిత్రపక్షాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో నెల్లూరులోని కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌లో బహిరంగ సభ నిర్వహించారు. టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన టి.రమేష్‌రెడ్డికి మద్దతుగా ఆయన ఈ సభలో పాల్గొన్నారు. ఇంగ్లీష్, తెలుగు కలిపి మాట్లాడే ఆయన భాష అందరినీ ఆకట్టుకుంది. ఏ విషయానైనా సూటిగా మాట్లాడేవారు. జక్కా వెంకయ్యను ఆప్యాయంగా వెంకయ్య గారు, టిపి భానురాజును భాను అని పిలిచేవారని చెబుతారు. 1992లో రష్యా విఫలం తరువాత ఆయన నెల్లూరు వచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. మనోధైర్యం చెప్పారు.సోషలిజం అజేయం అనే విషయాన్ని చెప్పి మెప్పించారు. 1996లో టిడిపి, సిపిఎం ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా టిపి భానురాజు పోటీ చేశారు. ఆయన ఎన్నికల ప్రచారంలో సీతారాం ఏచూరి పాల్గొన్నారు. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. నెల్లూరులోనూ పలు సభల్లో పాల్గొని ప్రసంగించారు. 1998లో ఎల్ఐసి యూనియన్ సౌత్‌జోనల్ మహాసభలు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించారు. కర్ణాటక, ఎపి స్థాయిలో జరిగిన ఈ సభలకు సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిపిఎం సీనియర్ నేత జక్కా వెంకయ్య 2018 మే 29న మృతిచెందారు. 2019లో ఆయనపై ఉన్న అభిమానంతో నగరంలోని నర్తకి సెంటర్ వద్ద జరిగిన సంస్మరణ బహిరంగసభలో ఏచూరి పాల్గొన్నారు. చెన్నయ్ నుంచి వచ్చిన పార్టీనేతలు, కార్యకర్తలతో కలిసి మెలిసి మాట్లాడి, జక్కా లేరని అధైర్యపడవద్దంటూ ధైర్యం చెప్పారు. పలుమార్లు సీతారాం ఏచూరి నెల్లూరు జిల్లాలో పర్యటించారు.ఆయన మృతి వార్త తెలియడంతో సిపిఎం నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందారు. టిడిపి, కాంగ్రెస్, వైసిపి, సిపిఐలతోపాటు ఇతర పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.



2019లో నెల్లూరులో జరిగిన జక్కా వెంకయ్య సంస్మరణ సభలో మాట్లాడుతోన్న సీతారాం ఏచూరి (ఫైల్

సిపిఎం జిల్లా కమిటీ సంతాపం

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపట్ల సిపిఎం జిల్లా కమిటీ, కార్యదర్శివర్గం సంతాపం ప్రకటించింది. ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఆపార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. నెల్లూరు జిల్లా ఉద్యమంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. అనేక సార్లు జిల్లాకు రావడంతోపాటు,ఇక్కడ నాయకులతో ఎంతో అప్యాయంగా ఉండేవారని తెలిపారు. అలాంటి నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, ఎం.మోహన్‌రావు, జొన్నలగడ్డ వెంకమ రాజు, గోగుల శ్రీనివాసులు, మూలె వెంగయ్య, తుళ్ళూరు గోపాల్, కటారి అజయ్‌కుమార్, సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్, ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

దేశం గొప్ప నేతను కోల్పోయింది..

సిపిఐ, టిడిపి, వైసిపి, కాంగ్రెస్

దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని సిపిఐ, టిడిపి, వైసిపి, కాంగ్రెస్ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. నిరాడంబరుడు, పేదల పక్షపాతి, ప్రజల సమస్యలపై పోరాడే గొప్ప నాయకులు ఏచూరిని, ఆయన సంతాపంలో తెలిపారు. విద్యార్థి నాయకుడిగా మొదలై అనేక పదవులు చేపట్టిన ఏచూరి మృతి తీరనిదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు. దేశానికి నష్టం చేకూర్చే విధానాలు అడ్డుకోవడంతోపాటు అనేక సార్లు దేశానికి ఉపయోగపడే అనేక కీలక విషయాల్లో ప్రముఖంగా వ్యవహరించారన్నారు. ఆయన మృతి సిపిఎంకే కాకుండా దేశానికి తీరనిలోటన్నారు. కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్‌రెడ్డి ఏచూరి మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. 2004 యుపిఎ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అనేక పుస్తకాలు రచించారని, ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తి అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య ఏచూరి లేని లోటు కమ్యూనిస్టు పార్టీలకు తీరనిలోటన్నారు. పేద ప్రజల కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.



సూరాయిపాళెంలో పర్యటిస్తున్న ఎంఎల్ఎలు సోమిరెడ్డి, కోటంరెడ్డి

అసత్య ప్రచారాలు మానుకో..

కాకాణిపై సోమిరెడ్డి ఆగ్రహం

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసత్యా ఆరోపణలు , ప్రచారాలు మానుకోవాలని సర్వేపల్లి ఎంఎల్ఎ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి పొదలకూరు మండలం, సూరాయపాళెం ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఇసుక రీచ్ డ్రెడ్జింగ్ మిషన్ టన్నులకు రూ.128 కన్నా తక్కువ ఖర్చు అవుతుందన్నారు. అలాంటిది తాను వంద కోట్లు దోచుకోడానికి ఎలా సిద్ధమయ్యానో కాకాణి చెప్పాలన్నారు. గతంలో తనకు రూ. వెయ్యి కోట్లు ఆస్తులున్నాయని ప్రచారం చేశారని, ఎక్కడా నిరూపించలేకపోయారన్నారు. అందులో ఎలాంటి వాస్తవమూ లేదన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడం కాకాణికి అలవాటుగా మారిందన్నారు. జగన్, కాకాణి టైం అయిపోయిందని, జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైసిపి దోచుకుందన్నారు. సర్వనాశనం చేశారన్నారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు తాము చేయవలసినవన్నీ చేసి చూపిస్తామన్నారు. కాకాణి ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటున్నారన్నారు. ప్రజలే వీరికి బుద్ధి చెబుతారన్నారు.

నేడు హుండీ ఆదాయం లెక్కింపు

వలేటివారిపాలెం : మండలం లోని అయ్యవారిపల్లి పంచాయతీలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన హుండీలు నిండినందున నేడు లెక్కించనున్నట్లు ఆలయ డిప్యూటీ కమీషనర్, కె.బి.శ్రీనివాస రావు ఒక ప్రకటన తెలిపారు. 12 వారాలకు సంబం ధించి శుక్రవారం మాలకొండపైన ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం 8.30గంటలకు హుండీ లెక్కింపు ప్రారంభ మవుతుందని డిప్యూటీ కమీషనర్, కె.బి.శ్రీనివాసరావు తెలిపారు.




వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్

17 నుంచి స్వచ్ఛత కార్యక్రమాలు

ప్రజాశక్తి-నెల్లూరు : రాష్ట్రంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్ ఏ.ఆనంద్‌ను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని అమలు చేయ డానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నీరబ్‌కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా రాష్ట్రంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాలలో పారిశుధ్య కార్యక్ర మాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా, మండల కేంద్రాలల్లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంపై ర్యాలీలు,సదస్సులు నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి సుస్మితా, జిల్లా పరిషత్ సీఇఓ కన్నమనాయుడు ఉన్నారు.

హుండీ ఆదాయం లెక్కింపు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలం కోడూరు గ్రామంలో వెలసి న శ్రీ ప్రసన్న కోటేశ్వరస్వామి ఆలయం హుండిని గురు వారం లెక్కించారు. 2022 నవంబర్ నుంచి ఇప్పటి వరకు (ఒక సంవత్సరం పది నెలల తొమ్మిది రో జులకు) గాను రూ 51 వేల 723 వచ్చినట్లు ఆలయ ఇఒ శాంతయ్య తెలిపారు. ఆలయ అర్చ కులు బండారం వెంకట సుబ్రహ్మణ్యం, తలారి నారాయణ, తోట కూర నారాయణ, పల్లెకొండ ఆదిశేషయ్య, వార్త వెంకట రమణయ్య, బత్తల వెంకట రమణయ్య ఉన్నారు.




ఆర్‌టిఒ కార్యాలయం..

కందుకూరులో ఆర్‌టిఒ సేవలు

ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరులోని మోటార్ వాహనముల తనిఖీ కార్యాలయాన్ని అప్ గ్రేడ్ లో భాగంగా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంగా మర్చారు. గతంలో ఆర్‌టిఒ సేవలు కావలి నుంచి జరిగేవి. రేపటినుండి కందుకూరు ఆర్‌టిఒ కార్యాలయంలో సేవలు అందుతాయని ఆర్‌టిఒ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్‌టిఒగా లక్ష్మి

:కందుకూరు మోటారు వాహనాల తనిఖీ అధికారి వారి కార్యాలయాన్ని ప్రభుత్వం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంగా మార్చింది. అందులో భాగంగా టి.వి.ఎన్ లక్ష్మి , మోటారు వాహనాల తనిఖీ అధికారిగా చిలకలూరిపేటలో పనిచేస్తూ పదోన్నతి పై కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధి. కారిగా భాద్యతలు గురువారం చేపట్టారు.



లక్ష్మి, ఆర్‌టిఒ

ఎకరాకు రూ.3 లక్షలు పరిహారం అందజేయాలి

యాష్‌పాండ్ బాధితుల పోరాట కమిటీ

ప్రజాశక్తి-నెల్లూరు

యాష్ పాండ్ ఘటనలో నష్టపోయిన రైతులకు ఎకరాకు నష్ట పరిహారంగా రూ.3 లక్షలు అందజేయాలని, నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ.25 వేలు అందజేయాలని యాష్ పాండ్ బాధితుల పోరాట కమిటీ హైకోర్టు లాయర్ విజయనిర్మల డిమాండ్ చేశారు. గురువారం ఈ సమస్యపై యాష్ పాండుబాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎపి జెన్కో సిఇఒను కలిసిన ఆమె నష్టపోయిన రైతుల సర్వే అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టి బాధితులందరికి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆగష్టు 3 యాష్ పాండ్ కట్ట తెగి చుట్టూ పక్కల ఉన్న రైతుల భూములు బూడిదతో నిండిపోయిన ఘటన ప్రతిఒక్కరికి తెలుసన్నారు. ఈ ఘటనలో నష్టపోయిన రైతులకి ఎకరాకి రూ. 3లక్షలు, ప్రతి కుటుంబానికి రూ.25 వేలు చెల్లించాలని ఆగస్టు 12వ తేదీన ఎపి జెన్కో గేటు ఎదుట బాధిత రైతులందరూ ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. ఈ ఘటనలో నష్టపోయిన రైతులకు సంబంధించిన సమాచారం కోసం ఏపీ జెన్కో యాజమాన్యం అధికారుల ద్వారా సర్వే నిర్వహించారన్నారు.ఈ సర్వేలో అవకతవకలు చోటు చేసుకోవడంతో అసలైన బాధితులకు పూర్తి స్థాయి నష్టపరిహారం అందుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సర్వే పూర్తి స్థాయిలో నిజాయితీ, నిబద్ధతతో నిర్వహించి నష్టపోయిన రైతు కుటుంబాలకు పరిహారం పూర్తి స్థాయిలో అందజేయాలని డిమాండ్ చేశామన్నారు. తమ విజ్ఞప్తి మేరకు, సమస్యపై సానుకూలంగా స్పందించిన సీఈ త్వరలో నష్టపోయిన రైతులకు బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో యాష్ పాండ్ బాధితుల పోరాట కమిటీ కన్వీనర్ సుధాకర్, సభ్యులు గడ్డం అంకయ్య ,దాసరి వెంకయ్య ,పెడకాల శ్రీనివాసులు, పట్టపు జయరామయ్య ,సురేంద్ర ,నరసింహులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న విజయనిర్మల, తదితరులు

చెన్నయ్ 'గ్లెనెగల్స్' ఆస్పత్రిలో

అత్యాధునిక వైద్య చికిత్స విజయవంతం

ప్రజాశక్తి-నెల్లూరు

చెన్నయ్‌లోని 'గ్లెనెగల్స్' (గ్లోబల్) వైద్యశాలలో జిల్లాలోని ఎఎస్ పేట ప్రాంతానికి చెందిన నారాయణమ్మ (32)కు పల్మనరీ డినర్వేషన్ ప్రక్రియ ద్వారా చికిత్స విజయవంతంగా నిర్వహిం చామని డాక్టరు సోగునూరు గురుప్రసాద్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏఎస్‌పేట ప్రాంతానికి చెందిన ఆ మహిళా గుండెకు కుడివైపు సమస్య ఏర్పడటంతో వైద్యచికిత్సల నిమిత్తం తమ వద్దకు వచ్చిందన్నారు. కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టుల బందం అధునాతన కాథెటర్ ఆధారిత సాంకేతికత సహాయంతో భారతదేశంలోనే మొదటి సారిగా పల్మనరీ డినర్వేషన్ ప్రక్రియలో రోగి యొక్క ఊపిరితిత్తులలో అధిక రక్తపోటును నియంత్రిం చామన్నారు. వాస్తవానికి ఊపిరితిత్తుల రక్తపోటు అనేది ఊపిరితిత్తుల ధమనులలో అధిక రక్తపోటుతో ఏర్పడే స్థితి అన్నారు. దీనివల్ల మనిషి శ్వాసలోపం, మైకం , గుండె వైఫల్యం చెందడం వంటి సమస్యలు ఏర్పడతాయన్నారు. ఈ క్రమంలో ప్రమాదకరమైన రసాయన అడ్రినలిన్ పేరుకుపోవడంతో, ఆమె చివరికి కుడి వైపు గుండె వైఫల్యం చెందడానికి ముఖ్య కారణమని వైద్యులు నిర్ధారించారన్నారు. గుండె యొక్క కుడి వైపు ప్రభావవంతంగా పంప్ చేయలేనప్పుడు ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. పల్మనరీ హైపర్టెన్షన్ చికిత్సా విధానంతో పల్మనరీ డినెర్వేషన్ అనేది అతితక్కువ ఇన్వాసివ్ చికిత్స నిర్వహించి రోగికి ఊపిరితిత్తుల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేశామన్నారు. ఈ చికిత్సల్లో గుండె, ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం వైద్యనిపుణులు జి .బాలసుబ్రమణి, ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ వైద్యనిపుణులు డాక్టరు సింధూరల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. విజయవంతమైన పల్మనరీ డెనర్వేషన్ ప్రక్రియ ఆరోగ్య సంరక్షణలో సరికొత్త పురోగతులను అవలంబించడంలో సంస్థ యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతుందని గ్లెనెగల్స్ హాస్పిటల్ చెన్నై సిఇఒ డాక్టర్ నాగేశ్వర్ రావు అన్నారు.



వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు



ఆర్థిక సాయం అందజేస్తున్న దృశ్యం

విద్యార్థులకు ఆర్థిక సాయం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : పేద విద్యార్థుల అభివృద్ధి సామాజిక బాధ్యత అని ప్రముఖ కార్డియాలజీ స్ట్, స్విమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గం గపట్నం సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గురువారం తన స్వగ్రామం తోటప ల్లిగూడూరు మండలం కొవెరపాలెం లో విద్యార్థులు లోకేష్, జస్వంత్, ధ రణి, లీల తదితర విద్యార్థులకు ప్రోతా ్సహకం కింద ఆర్థిక సాయం అంద జేశారు. టిడిపి ప్రధాన కార్యదర్శి ముత్యాలు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం పాలో ్గన్నారు. ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత విద్యను భ్యసించేందుకు చేయూత ఇవ్వాల్సి న బాధ్యత సమాజంపై ఉందన్నారు. విద్యలో ప్రతి భావంతులైన విద్యార్థులను ప్రోత్స హించాల్సిన బాధ్యత దాతల పై వుందని డాక్టర్ సుబ్రహ్మణ్యం పేర్కొ న్నారు. ఈ మేరకు జీకే ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల చదువును దష్టి లో పెట్టుకొని తిరుపతిలోని పద్మా వ తి మెడికల్ కాలేజ్, ఎస్వీ యూనివ ర్సిటీ, ఏర్పేడులోని విద్యా సంస్థల కు తన వంతు ఆర్థిక సాయం అంది స్తున్నట్లు డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలి పారు. జి. గురునాథం, జి. సుధాకర్ ఉన్నారు.



ముమ్మరంగా పారిశుధ్య పనులు

ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు జనార్ధన కాలనీ ,ఆది ఆంధ్ర కాలనీ, ప్రశాంతి కాలనీ ,బండపాలెంలో మున్సిపల్ కమి షనర్ కె అనూష, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం మురుగు కాలువను శుభ్రం చేయించి దోమల నిర్మూ లనకు ఆయిల్ స్ప్రేయింగ్ చేయించారు. కాలువలో పూడికతీసే పనులను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు.

పలుచోట్ల గణేష్ నిమజ్జనం



తోటపల్లి గూడూరులో..

ప్రజాశక్తి- తోటపల్లిగూడూరు : చిన్నారుల కేరింతల నడుమ ఘనం గా వినాయక విగ్ర హ నిమ్మజ్జనం జరి గింది. మండలంలోని చిన్నచెరు కూరు గ్రామంలో కొందరు చిన్నారులు ఎవరి నుంచి విరాళాలు, చందా లు సేకరించకుండా తమ స్వంత డబ్బులతో వి నాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి, అంగరంగ వైభవంగా వేడుకలు జరుపు కొన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విగ్రహ నిమజ్జన కార్యక్రమం వైభ వంగా చేపట్టారు. కోడూరు సముద్ర తీరప్రాంతంలో వి నాయక విగ్రహాన్ని చిన్నారులు నిమ్మజ్జనం చేశారు.

ప్రజాశక్తి-కందుకూరు : వినాయక చవితి ఐదోరోజు నిమజ్జనం సందర్భంగా పట్టణంలో పలు వినాయక విగ్రహాలను కందుకూరు సిఐ కె. వెంకటేశ్వరరావు పర్యవేక్షించి యువతకు పలు సూచనలు చేశారు. పట్టణంలోని 14 వ వార్డు కొత్తపాలెం కష్ణ బలిజ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వినాయకుని నిమజ్జనం సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



కందుకూరులో...

నెల్లూరులో 14న మెగా జాబ్ మేళా
32 కంపెనీలు రాక-ఎంఎల్ఎ వేమిరెడ్డి

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి
కోవూరు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా ఈనెల 14న నెల్లూరు నగరంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంఎల్ఎ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో తాము బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలతో మాట్లాడామన్నారు. 14న ఉదయం కస్తూర్బాదేవీలోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే ఈ జాబ్ మేళాకు 32 మెగా కంపెనీలు రానున్నాయన్నారు. 10, ఇంటర్, ఐటిఐ, ఇంజినీరింగ్, పిజి, అర్హత కలిగిన వారి అర్హులన్నారు. తొలి ప్రాధాన్యత కోవూరు నియోజకవర్గ యువతకు ఇస్తామన్నారు. సంవత్సరానికి రూ.1.60 లక్షలు నుండి రూ.5.75 లక్షలు వరకు ఉంటుందన్నారు. ఒక వేళ ఉద్యోగ అర్హత సాధించకపోతే తామే శిక్షణ ఇచ్చి మరో మూడు నెలల్లో మళ్లీ ఉద్యోగం వచ్చేలా చూస్తామన్నారు. కోవూరు నియోజకవర్గంలోని రేగడిచెలిక కిసాన్ సెజ్‌లో పరిశ్రమలు ఏర్పాటుకు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కృషిచేస్తున్నారు. పారిశ్రామిక కేంద్రంగా కిసాన్‌సెజ్‌ను రూపొందిస్తామన్నారు. సమావేశంలో టిడిపి నేతలు కోడూరు కమలాకర్‌రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ఎంఎల్ఎ ప్రశాంతిరెడ్డి

రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు

ప్రజాశక్తి-కావలి: కావలి వెంగళరావు నగర్ శ్రీ పొట్టి శ్రీరాములు పురపాలక ఉన్నతపాఠశాలలో రెడ్ క్రాస్,కావలిశాఖ ఆధ్వర్యంలో గురువారం ఎన్.సి.సి. కేడెట్స్‌కి రక్త గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హయ్యూల్ హయ్యూమ్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఖచ్చితంగా వారి వారి రక్త గ్రూప్‌ను తెలిసిపెట్టుకోవాలని తెలిపారు. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం రక్తం దానం చేయాలన్న ఆలోచనకు తప్పనిసరిగా రక్త గ్రూప్ అవగాహన ఉండాలని చెప్పారు. ఎన్.సి.సి ఆఫీసర్ తిప్పిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎన్‌సిసి. ఎంపిక లో అరవై మంది విద్యార్థులను ఎన్.సి.సిలోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వారందరికీ ఈ పరీక్షలు నిర్వహించి వారి గ్రూప్ ను దరఖాస్తు లో నింపడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ఎంసి చైర్మన్ వైరిగం కల్లయ్య,శానం హరి తమ తమ రక్త గ్రూప్ లను మరి ఒక్కసారి పరీక్షల ద్వారా నిర్ధారించుకున్నారు.కార్యక్రమంలో రెడ్ క్రాస్ సిబ్బంది సి హెచ్.వెంకటేశ్వర్లు, జె.శేషమ్మ, ఐ.అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



రక్తనమూనాలు సేకరిస్తున్న దృశ్యం

న్యాయవాదుల ర్యాలీ

ప్రజాశక్తి-కావలి: అడ్వకేట్స్ యాక్టివ్ 1961 చట్టాన్ని సవరిస్తూ అడ్వకేట్ యాక్ట్ 2023 సవరణ బిల్లుకు నిరసనగా గురువారం కావలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాటా సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి న్యాయవాదులు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. అడ్వకేట్స్ యాక్ట్ 1961 చట్టంను సవరిస్తూ అడ్వకేట్స్ యాక్ట్ 2023 సవరణ బిల్లును తీసుకొని రావడం జరిగింది. అందుకు నిరసనగా గురువారం కావలి బార్ అసోసియేషన్ న్యాయ వాదులు కావలి ట్రంకు రోడ్డులో ర్యాలీ చేసి, తమ నిరసనను తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా కావలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాటా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ చట్టం సవరణబిల్లుచేయడం వలన న్యాయవాదుల మెడమీద కత్తిపెట్టినట్టుగా ఉంటుందన్నారు.న్యాయవాదుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందన్నారు.కాబట్టి ఈ బిల్లును వెంటనే నిలుపు దలచేయవలెనని తెలిపారు. సీనియర్ న్యాయవాది ఎల్లంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ బిల్లు వలన న్యాయవాదులు అన్ని విధాలుగా అభద్రతా భావం కలుగునని, దీనివలన న్యాయవాదులకు తీవ్ర అన్యాయం జరుగునని తెలియజేశారు.కార్యక్రమంలో కావలి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మిట్టసల జయప్రకాష్, కోశాధికారి టి.అభిషేక్, అద్దేపల్లి శేషు ప్రసాద్ ,టి.మల్లికార్జునరావు, ఎంఎల్ కామేశ్వరరావు, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.


నినాదాలు చేస్తున్న న్యాయవాదులు


విద్యార్థులకు సమదుస్తులు పంపిణీ

ప్రజాశక్తి-కావలి : బుడమగుంట ప్రాథమిక పాఠశాలలో 23 మంది విద్యార్థులకు దాతల సహకారంతో యూనిఫామ్ కుట్టించి, స్టేషనరీ , రిఫ్రెష్మెంట్ సహాయ సహకారాలు వితరణంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ.హెచ్.ఎల్. ప్రసాద్, జె. వి. రామారావు, ఎస్.ఆర్. సిద్ధిక్, ఉపాధ్యాయులు ముజిబ్‌లు పాల్గొన్నారు. ఈ దుస్తులు కుట్టించడానికి, ఇతర బోధనోపకరణాలు విద్యార్థులకు వితరణ చేసిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు చిల్లర సుధాకర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు.



బత్తుల రాధా రమణకు నివాళి

ప్రజాశక్తి-ఉదయగిరి: మండల పరిధిలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త బలహీన వర్గాల నాయకుడు బత్తుల రాధా రమణ ఉత్తర క్రియలు సందర్భంగా రాష్ట్ర టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జెడ్‌పి చైర్మన్ చెంచల బాబు యాదవ్ పాల్గొన్ని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధా రమణ గంగిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించి బెంగళూరు మహానగరంలో పారిశ్రామికవేత్తగా ఎదిగి ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో సేవ చేశారని, బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఆయన లేని లోటు ఈ ప్రాంతానికి తీరని లోటని తెలియజేశారు. కార్యక్రమంలో ఉదయగిరి మండల కన్వీనర్ సిహెచ్ బయన్న యాదవ్, రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ రియాజ్, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.కె కరంతుల్లా, యువ నాయకులు సందాని, సిహెచ్ రమణయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.


నివాళి అర్పిస్తున్న నాయకులు

స్టాఫ్ నర్స్‌లను పర్మినెంట్ చేయాలి

ప్రజాశక్తి-కావలి: కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తోన్న వారిని పర్మినెంట్ చేయాలని గురువారం నిరసన తెలియజేశారు. ఈ నిరసనకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ, ఏరియా ఆసుపత్రిలో సుమారు 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్నారని, వీరు పగలు రాత్రి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి వారు తోడ్పాటు అందిస్తున్నారన్నారు. ముఖ్యంగా ఎవరూ బయటకు రాని కరోనా కష్టకాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి నర్సులు ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. ఇలాంటి వారిని ప్రభుత్వం రెగ్యులర్ చేయడం న్యాయమని గత ప్రభుత్వం వీరి సేవలు గుర్తించి పర్మినెంట్ చేస్తుందని నర్సులు ఆశతో ఉన్నారన్నారు.వీరి ఆశలు నిరాశలుగా మిగిలాయని, ప్రస్తుత ముఖ్యమంత్రి వీరి సేవలను గుర్తించి, కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు అందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.తిరుపాలు, జి.మధుసూదనరావు స్టాఫ్ నర్సులుషేక్. నూర్జహాన్, రాజ్యలక్ష్మి, స్వాతి రాధిక, కళ్యాణి తోపాటు నర్సులు పాల్గొన్నారు.


నినాదాలు చేస్తున్న దృశ్యం

సీతారాం ఏచూరి మృతి పార్టీకి తీరని లోటు


నెల్లూరు రూరల్‌లో నివాళులర్పిస్తున్న నాయకులు


నెల్లూరు నగరంలో నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు సిపిఎం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు సంతాప వ్యక్తం చేశారు.. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయనకు సంతాపం తెలిపిన వారిలో సిపిఎం పట్టణ కార్యదర్శి కొప్పోలు డేవిడ్ రాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి, సిఐటియు జిల్లా నాయకులు జివి శివప్రసాద్, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు, ఆత్మకూరు నాగయ్య, కొండమూరి హజరత్తయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సంధాని,నాయకులు నాగేంద్ర, లక్కు కృష్ణ ప్రసాద్, కష్ణమోహన్, ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం, ఆళ్ల హజరత్తయ్య, నంద శీను, తదితరులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.

ప్రజాశక్తి-కావలి
అరుణ తార, సిపిఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారామ్ ఏచూరి మృతికి కావలి సిపిఎం టెక్నికల్ శాఖ విప్లవ జోహార్లు అర్పించింది. గురువారం తాళ్లూరు మాల్యాద్రి, శ్రీకర్ల వెంకయ్య, టి.సుబ్బరామ శర్మ, కందికట్టు నారాయణలు ఆయన మృతికి తీవ్రసంతాపం వ్యక్తంచేశారు.

ఐద్వా జిల్లా కమిటీ
సిపిఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారామ్ ఏచూరి మృతికి ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమారి, ఎస్‌కె మస్తాన్‌బీ, జిల్లా కమిటీ సంతాపం తెలియజేసింది.

ప్రజాశక్తి-అనంతసాగరం
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు.వారి మృతికి సిపిఎం మండల కమిటీ సంతాపం తెలిపింది. వారి మృతికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మంగల పుల్లయ్య, సిపిఎం మండల కార్యదర్శి అన్వర్ బాషా, మండల కమిటీ సభ్యులు డాక్టర్ సుబ్బరాయుడు, వేము పెంచలయ్య, ఉప్పలపాడు మస్తాన్, రాటకొండ పెంచల నాయుడు, సత్తార్, షబ్బీర్, శీను తమ సంతాపాన్ని ప్రకటించారు.

సిపిఐ సంతాపం
ప్రజాశక్తి-కావలి
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి మృతికి సిపిఐ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి మృతికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య ఏపి రైతు సంఘం జిల్లా నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, దమ్ము దర్గాబాబులు తెలిపారు.

నెల్లూరు రూరల్ కమిటీ
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారామ్ ఏచూరి మృతికి పార్టీకి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్యలు తెలిపారు.రూరల్ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి ఎస్ఎం బాషా పూలమాలేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సిపిఎం పట్ల ఆకర్షితులై పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎండి అబ్దుల్ అజీజ్, కొండా ప్రసాద్, కిన్నెరకుమార్,కండే కోటేశ్వరరావు,అహ్మద్, ఎస్ఎంబాషా, ఎస్‌కె గౌస్‌పీర్, తిమ్మయ్య, పోలయ్య, తదితరులు నివాళులర్పించారు.

ప్రజాశక్తిశాఖ నివాళి
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి పార్టీకి తీరని లోటని ప్రజాశక్తి శాఖ పేర్కొంది.మేనేజర్ కె.కోటేశ్వరరావు, శాఖా కార్యదర్శి యు.వి.రమణయ్య, స్టాఫర్ పి.బాలకృష్ణ, ఆర్.మాధవయ్య, కరుణానిధి, మహేష్, శ్రీనివాసులు సంతాపం తెలియజేశారు.

నగర కమిటీ ఘన నివాళి
ప్రజాశక్తి-నెల్లూరు
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మతికి సంతాపంగా ముత్తుకూరు గేట్ సెంటర్లోని 16వ డివిజన్ కార్యాలయం వద్ద ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో సీతారాం ఏచూరి తనదైన ముద్ర వేశారన్నారు. సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటులో సిపిఎం పక్ష నాయకుడిగా, కార్మిక పక్షపాతిగా సీతారాం ఏచూరి విజయవంతమైన పాత్ర పోషించారన్నారు. నివాళి అర్పించినవారిలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ఆర్ శ్రీనివాసులు, బీపీ నరసింహ, కత్తి పద్మ, శాఖా కార్యదర్శులు ఎం. ఆనంద్ కుమార్, సంపూర్ణమ్మ, స్థానిక నాయకులు సుధాకర్, కుమార్, సుబ్బు,వెంకటేశ్వర్లు, రాజా,హర్ష,కార్తీక్, మస్తానమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-గుడ్లూరు
: సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల గుడ్లూరు మండలం సిపిఎం శాఖ కమిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఏచూరి జీవితకాలం పేదల కోసం కృషి చేశారని సిపిఎం మండల కన్వీనర్ జి వెంకటేశ్వరు కొనియాడారు. సంతాపం తెలిపినవారిలో సిపిఎం సీనియర్ నాయకులు మద్దిశెట్టి జాలయ్య దామా కష్ణయ్య రామాల శివరాం రెడ్డి వెంకయ్య జి మల్లికార్జున ఎస్కే ఖాదర్బాషా కే అంజయ్య ఎం వెంకటేశ్వర్లు పి నాగేశ్వరరావు పొట్లూరు రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.

రాజకీయాల్లో చురుకైన పాత్ర
సిపిఎం ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు ఏచూరి సీతారామారావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని మాజీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఏచూరి సీతారామారావు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారని పేర్కొన్నారు.

మహిమలూరులో భారీ అగ్ని ప్రమాదం

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్: ఆత్మకూరు మండలం మహిమలూరు లో విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన గత కొద్దిరోజులుగా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ వర్క్ కేబుల్స్ అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యాయి. .. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పి వేశారు. ఏపీ ఫైబర్ నెట్‌వర్క్ కేబుల్ వైర్లు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదానికి కారణం తెలియ రాలేదు. వీటి నష్టం సుమారు లక్ష రూపాయలు వరకు ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు.



పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం..

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ కేశవ నారాయణమ్మ అన్నారు. గురువారం మండలంలోని వెన్నవాడ గ్రామంలోని ఏడబ్ల్యుసి అంగన్వాడీ కేంద్ర ంలో పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా చిన్నారులకు అన్నప్రసాద రక్తహీ నత నివారణ పలు అంశాలపై బాలింతలకు వివరించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ నారాయణమ్మ హాజరయ్యారు . సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో అం దించే పోషకాహారాన్ని మహిళలు తీసుకోవా లన్నారు. చిరు ధాన్యాలతో పోషకాలు పుష్కలంగా లభిస్తాయన్నారు. మహిళలు బాలింతలు, ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాలని వారికి సూచించారు. కార్యక్రమంలో పి హెచ్ సి డాక్టర్ అనూష , అంగన్‌వాడీ బి. పెంచలమ్మ , సర్పంచి , జగన్నాథం లక్ష్మమ్మ ,తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర వస్తువులు వితరణ

ప్రజాశక్తి-బిట్రగుంట: బోగోలు మండలం, నాగులవరం గ్రామానికి చెందినకాంద్ర గంగినాయుడు కుమారుడు కాంద్ర సతీష్ ఆదరణ కేంద్రానికి రూ.20వేల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు వితరణగా ఇచ్చారు.గత మూడుసంవత్సరాల కాలంగా ఇచ్చిన హామీ ప్రకారం క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. ఆదరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె సింహాద్రి రావు మాట్లాడుతూ సతీష్ అందిస్తున్న సహాయం ప్రశంసనీయ మన్నారు. ప్రతినెలా 1వ తేదీ తాము అడుగకుం డానే సహాయం చేసే వ్యక్తి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆదరణ కేంద్ర డైరెక్టర్ కట్టిపల్లి సింహాద్రి రావు, భవాని, తదితరులు పాల్గొన్నారు.



మృతుని కుటుంబానికి మంత్రి పరామర్శ

ప్రజాశక్తి-అనంతసాగరం: మండల ప్రముఖులు,ఆనం కుటుంబానికి అత్యంత సన్నిహితులు, మాజీ మండల అధ్యక్షులు మునగపాటి వెంకట సుబ్బరాజు ఆకస్మిక మృతి చెందిన విషయం విధితమే. గురువారం చిలకలమర్రిలోని వారి నివాసంలో కుటుంబ సభ్యులను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అధైర్య పడొద్దని.. ధైర్యం చెప్పారు.

చెరువులకు నీరు వదలండి

ప్రజాశక్తి-అనంతసాగరం
సోమశిల జలాశయం ఉత్తర కాలువ కు నీరు వదలాలని వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. గురువారం ఉప్పలపాడు గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగల పుల్లయ్య మాట్లాడుతూ కృష్ణా జలాలతో ఇప్పటికే జలాశయంలో 48టీఎంసీ లకు పైన నీరు వచ్చి చేరుతుందన్నారు. ఇంకను నీరు వచ్చి చేరుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉత్తర కాలువ కింద ఉండే పీకే పాడు, పాతాళ పల్లి,ఉప్పలపాడు, అనంతసాగరం, గౌరవరం, చిరివెళ్ళ,వెంగంపల్లి చెరువులు, ఆత్మకూరు,ఏఎస్ పేట మండలాల చెరువులు, నీరు లేక రైతులు వ్యవసాయానికి ఇబ్బందులు పడకుండా ఉత్తర కాలువ ద్వారా పెన్నా నీరు వదిలి చెరువులు నిపాలన్నారు. ఉత్తర కాలువ నీళ్లు వదిలితే రైతులు నారు మళ్లు సిద్ధం చేసుకొని వ్యవసాయానికి సిదద్ధమవుతారు. భారీగా వరదలు వచ్చిన తరువాత వచ్చిన నీళ్లు సముద్రం పాలు కాకుండా జాగ్రతగా ఇప్పటి నుండే చెరువు నింపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం గా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అన్వర్ బాషా,రైతు సంఘం మండల కార్యదర్శి ఉప్పలపాడు మస్తాన్, దాదా మస్తాన్, ఖాజా మొహిద్దీన్, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న మంగల పుల్లయ్య

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రజాశక్తి-జలదంకి.
మొక్కల పెంపకం, పర్యావరణ పరి రక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయని కావలి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సోమశిల స్వర్ణలత పేర్కొన్నారు. జలదంకి మండలం, జమ్మలపాలెం, శ్రీసాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో గురువారం మొక్కలు నాటే కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ, చెట్లు ప్రకతి ప్రసాదించిన అమూల్య మైన వరం.భూమిపై చెట్లవలన కాలుష్యరహిత వాతవరణం నెలకొంటుందన్నారు. మొక్కలు మానవాళికి అవసరమైన గాలి, నీడ, ఆహారం వంటి అనేక రకాల ఉపయోగాలను అందిస్తాయని, అంతేకాకుండా, ఫల సాయం కూడా ఇస్తాయని విశదీకరించారు. కళాశాల కరస్పాండెంట్, దశరథ రామిరెడ్డి స్వతహాగా పర్యావరణ ప్రేమికుడని, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతైనా అభినందనీయమన్నారు.ప్రభుత్వవైద్యాధి కారి డాక్టర్ రమ్య ఈ సందర్భం గా స్టూడెంట్స్ హెల్త్ అవేర్నెస్, కెరీర్ గైడెన్స్ గురించి అమూల్య మైన సలహాలు సూచనలు అందించారు.కోర్సు పూర్తయిన అనంతరం విధి నిర్వహణలో నర్సుల పాత్ర ఎంతోకీలక మ న్నారు.కే.హరినారపరెడ్డి మాట్లాడుతూ నాటిన మొక్కలను పరిరక్షించాల్సినదిగా కోరారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు నల్లూరురవికుమార్, పి.కొండల రావు, ఎం.సుబ్బయ్య, వై.కొండారెడ్డి, అరుణభారతి, కల్లయ్య, ఎం.విఎస్ ఎస్ వి ప్రసాద్, ఏ.రమేశ్ రెడ్డి, జి.రమేష్ రెడ్డి కే. హరినారప రెడ్డి, కళాశాల సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.



మొక్కలు నాటుతున్న దృశ్యం

సోమిరెడ్డి ఇసుక దోపిడీ బయటపెడతా
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి
సర్వేపల్లి ఎంఎల్ఎ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇసుక దోపిడీ లెక్కలతోపాటు బయటపెడతానని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు, యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక ఇస్తామని పత్తాలేకుండా పోయారన్నారు. ప్రస్తుతం గతం కంటే ఐదు రెట్లు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. పేదలకు ఇసుక దొరక్కపోయినా టిడిపి నేతలు మాత్రం బాగానే దోచుకుంటున్నారన్నారు. పొదలకూరు మండలం, సూరాయపాళెంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వందకోట్లు దోపిడీకి ప్లాన్ వేశారన్నారు. కొందరు వ్యక్తులతో వెళ్లి అక్కడ ఏం లేదంటూ మాట్లాడుతున్నారని, దీనిని ఆధారాలతో సహా బయటపెడుతానన్నారు. బయట వ్యక్తులు ఇక్కడకు పడవులు తెచ్చుకుంటే సోమిరెడ్డి అనుచరులు బయపెట్టి వెళ్లిపోయేలా చేస్తున్నారన్నారు. పెన్నా నదిలో ఇసుక డ్రెడ్జింగ్ చేసి, యార్డ్‌కు తరలించేందుకు కలెక్టర్ టెండర్లు ఖరారుచేశారన్నారు. ఇది అమలు జరగడం లేదన్నారు. పేరుకు డ్రెడ్జింగ్ చేసినట్లు చెప్పి ఇసుక నిల్వలను ఎత్తేయాలని ప్లాన్ వేశారని, వారితో బేరసారాలకు దిగారన్నారు. అధికారులు రీచ్ వద్దకు వస్తే తాను వస్తానని, ఏది నిజమో బయటపెడతామన్నారు. వైసిపిలో ఏమైనా ఇసుక అవినీతి జరిగి ఉంటే నిరూపించాలని కాకాణి సవాల్ విసిరారు.

సిబ్బందిపై స్పెషలాఫీసర్ మండిపాటు

ప్రజాశక్తి-ఉదయగిరి: అలసత్వం వహించిన సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లపై రామాయపట్నం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉదయగిరి స్పెషల్ ఆఫీసర్ టి పద్మావతి మండిపడ్డారు. గురువారం స్థానిక ఎంపీపీ అతిథి భవనంలో హౌసింగ్ ప్రోగ్రెస్ పై సంబంధిత శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది తమకు ఇచ్చిన టార్గెట్లను ఎంతవరకు పూర్తి చేశారా అనే అంశంపై ఆరా తీశారు. పలువురు ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లు వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇచ్చిన టార్గెట్ 100శాతం పూర్తి చేయాల్సి ఉండగా కనీసం 50శాతం కూడా పూర్తి చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ఇచ్చిన టార్గెట్ ను సకాలంలో పూర్తిచేసి లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ ఇచ్చిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. సమావేశంకు హాజరుకాని సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి అట్టివారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక నుంచి అలసత్వం వహిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ డి ఈశ్వరమ్మను ఆదేశించారు. తమవంతుగా ఇచ్చిన టార్గెట్‌ను హౌసింగ్ సిబ్బందితో కలిసి ఏపీఎం, ఏపీఓ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎఇ రామకృష్ణ, ఏఈలు, ఏపిఎం ఖాజా రహమతుల్లా, ఏపీఓ శ్రీనివాసులు, వర్క్ ఇన్‌స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


మాట్లాడుతున్న డిప్యూటీ కలెక్టర్

చెంచలబాబు యాదవ్ ప్రత్యేక పూజలు

ప్రజాశక్తి-ఉదయగిరి
బెస్త కాలనీలో కొలువుదీరిన గణనాధునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మాజీ జెడ్‌పి చైర్మన్ చెంచల బాబు యాదవ్ పాల్గొన్నారు. గురువారం పట్టణంలోని బెస్త వీధి లో ప్రతిష్ఠించిన వినాయకుని వద్ద చెంచల బాబు యాదవ్ పేరు పై ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మదన్మోహన్, మండల కన్వీనర్ సిహెచ్ బయన్న యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ రియాజ్, యువ నాయకులు సందాని, అఖిల్, కాంతారావు పాల్గొన్నారు.



ఘనంగా పోషక మాసోత్సవాలు

ప్రజాశక్తి-మర్రిపాడు
మండలంలోని ఇర్లపాడు అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్‌వైజర్ రాధ పాల్గొని మాట్లాడారు. గర్భిణులు తక్కువ ఖర్చుతో మనకు అందుబాటులో ఉన్న పోషక ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. పాలు,గుడ్డు, ఆకు కూరలు, చిరు ధాన్యాలు పండ్లు, పిండి పదార్థాలు లాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని తెలిపారు .గర్భిణులకు రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్ లు లక్ష్మీ, ఆయాలు, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు.

విద్యార్థుల హాజరు శాతం పెంచండి

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చూడాలని డ్రాప్ అవుట్స్ తగ్గించాలని ఆత్మకూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి గోపాల్ అన్నారు. పట్టణంలోని ఏ సి ఎస్ ఆర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు . విద్యార్థుల హాజరు శాతాన్ని, పాఠశాల నిర్వహణ రికార్డులను పరిశీలించారు. పిల్లల వర్క్ బుక్‌లు, నోట్ బుక్‌లు, పరిశీలించి పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని. ప్రభుత్వ డాక్టర్లు పాఠశాలలో విజిట్ చేసినప్పుడు అందరి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా శ్రద్ధ వహించాలన్నారు. మధ్యాహ్నం భోజనం పథకం పదార్థాలను రుచి చూశారు. కార్యక్రమంలో హెచ్ఎం జి.హజరత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ఉప విద్యాశాఖాధికారి

నిత్యావసర సరుకులు పంపిణీ

ప్రజాశక్తి-కావలి
ఆర్యవైశ్య ప్రముఖులు, డాక్టర్‌పాదర్తి నాగరాజు పిలుపు మేరకు కిరాణా మర్చంట్ అసోసియేషన్‌వారు.అదేవిధంగా వాసవి క్లబ్ లెజండ్స్ వారు, వాసవి క్లబ్ సెవన్ లైన్స్ వారు మిత్రులు సహాయ సహకారాలతో నిత్యావసర వస్తువులు సంయుక్త సేవా సంస్థ సురేంద్ర ద్వారా వరద బాధితులకు పంపించారు.ఈ సందర్భంగా పాదర్తి నాగరాజు మాట్లాడుతూ బెజవాడ వరద బాధితులను చూసి చలించి మిత్రులు సహాయ సహకారాలుతో ఈ చిరు సహాయం చేయడం జరిగింది.సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానమని తెలిపారు.